

సంఘమిత్రకు బాసట..
టీడీపీ నేతల ఒత్తిడి మేరకు తొలగించిన సంఘమిత్రను విధుల్లోకి తీసుకోవాలని పొదుపు మహిళలు కోరారు.

- 8లో



ఏనుగుల దాడిలో పంటల ధ్వంసం
పాకాల మండలం ఈ-పాలగుట్టపల్లెలో పంటలను ఆదివారం రాత్రి ఏనుగుల గుంపు నాశనం చేసింది.

- 8లో



విజిలెన్స్ సిబ్బంది నిజాయితీ
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఓ భక్తురాలు పోగొట్టుకున్న బ్యాగును విజిలెన్స్ అధికారులు అప్పగించారు.

- 8లో

న్యూస్‌రీల్

క్యాంపస్ డ్రైవ్‌లో ఎస్వీయూ విద్యార్థుల ప్రతిభ



నియామకపత్రాలు అందిస్తున్న వీసీ, రిజిస్ట్రార్

తిరుపతి సిటీ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రతినిధులు సోమవారం నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో ఎస్వీయూ ఎంబీఏ విభాగానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరచినట్లు వీసీ సీహెచ్ అప్పారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ హెచ్‌డీఎఫ్ బ్యాంకు ప్రతినిధులు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు చేపట్టగా మొత్తం 35మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. అందులో 9 మంది విద్యార్థులకు ఉద్యోగాలు దక్కించుకున్నారని వివరించారు. ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిపై యువత దృష్టి సారించాలని సూచించారు.కార్యక్రమంలో రిజిస్ట్రార్ భూపతినాయుడు, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ నరసయ్య పాల్గొన్నారు.

విద్యార్థుల వసతికి వినతి

తిరుపతి(అలిపిరి): టీటీడీ విద్యాసంస్థల్లో పేద విద్యార్థులందరికీ హాస్టల్ సీటు కేటాయించాలని ఏపీ స్టూడెంట్స్ జేఏసీ అధ్యక్షుడు ఎం .హేమాద్రియాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు టీటీడీ డీఈఓ నాగరాజునాయుడుకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ స్పాట్ అడ్మిషన్ల పేరుతో విద్యార్థులకు హాస్టల్‌లో సీటు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏపీఎస్‌జేఏసీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్, ఎస్వీయూ అధ్యక్షుడు ఉపేంద్ర పాల్గొన్నారు.

జలపాతంలో స్నానంపై నిషేధం

నారాయణవనం: భారీ వర్షాల నేపథ్యంలో మండలంలోని కైలాసనాథకోన జలపాతంలో పర్యాటకుల స్నానాలపై నిషేధం విధించినట్లు ఆలయ ఈఓ కృష్ణనాయక్, ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. వర్షాలకు జలపాతం ఉధృతంగా ప్రవహించే క్రమంలో నీళ్లతోపాటు కొండ రాళ్లు కూడా పడే ప్రమాదముందని హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్‌లో 20 కంపార్ట్‌మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 86,900 మంది స్వామివారిని దర్శించుకోగా 28,739 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.56 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.

రూ.10 నాణేల చెల్లుబాటుపై అవగాహన



నాణేలు పంపిణీ చేస్తున్న బ్యాంకు అధికారులు

తిరుపతి(అలిపిరి): తిరుపతిలోని కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో సోమవారం రూ.10 నాణేల చెల్లుబాటుపై బ్యాంకు అధికారులు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించారు. మొబైల్ కరెన్సీ వ్యాన్‌ను ప్రారంభించి రూ. 10 నాణేలను కస్టమర్లకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్కిల్ హెడ్, జనరల్ మేనేజర్ పాండురంగ మిథంతాయా, డిప్యూటీ జనరల్ మేనేజర్లు జీఎస్ మూర్తి, రవీంద్రకుమార్ అగర్వాల్, రీజనల్ హెడ్ నాగరాజారావు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

సిండికేట్లు

అందరూ అనుమానించినట్టుగానే కూటమి నేతలు కుయుక్తులు పన్నారు. ప్రైవేటు వైన్‌షాపులను తమ కనుసన్నల్లోనే నడిచేలా కార్యాచరణ అమలు చేశారు. దరఖాస్తుదారులను ఎక్కడికక్కడ బెదిరించి లొంగదీసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమకు కప్పం కట్టేలా లోపాయికారీగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎక్కడికక్కడ సిండికేట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ మేరకే అధికారులకు గుట్టుగా ఆదేశాలు జారీ చేశారు. లాటరీ ద్వారా దుకాణాలు కేటాయిస్తున్నట్లు గొప్పగా కలరింగ్ ఇచ్చారు. ప్రశాంతంగా తాము అనుకున్నట్లు ప్రక్రియను ముగించేశారు. ఇక రేపటి నుంచి యథేచ్ఛగా దోచుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.

- కూటమి నేతల కనుసన్నల్లోకే వైన్‌షాపులు
- దరఖాస్తుదారులకు తప్పని బెదిరింపులు
- పేరుకే లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు
- ప్రశాంతంగా ప్రక్రియ ముగించిన పచ్చనేతలు
- జిల్లాలో రేపటి నుంచి అందుబాటులోకి 227 ప్రైవేట్ వైన్‌షాపులు



తిరుపతి శిల్పారామంలో నిర్వహించిన వైన్‌షాపుల లక్కీడిప్ కోసం పెద్దసంఖ్యలో వచ్చిన దరఖాస్తుదారులు

తిరుపతి క్రైమ్ : ప్రైవేట్ మద్యం దుకాణాల కేటాయింపునకు నిర్వహించిన లాటరీ ప్రక్రియ సోమవారం ముగిసింది. కొందరికి అదృష్టం వరిస్తే, అధికులను దురదృష్టం పలకరించింది. అయితే కూటమి నేతలతో ఒప్పందం కుదుర్చుకున్న వారికి మాత్రం లాటరీలో వైన్‌షాపులు దక్కడం పలువురిని విస్మయానికి గురిచేసింది.

మొత్తం 3,920 మంది దరఖాస్తు

జిల్లా వ్యాప్తంగామద్యం దుకాణాలకు మొత్తం 3,920 దరఖాస్తులు అందాయి. ఇవన్నీ కూడా నాన్ రీఫండబుల్ కింద ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు ఫీజు చెల్లించి లక్కీ డిప్‌లో పాల్గొన్నారు. ఈ నిబంధనలతో అప్లికేషన్ ఫీజు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.78.40 కోట్ల ఆదాయం లభించింది. ఇందులో 227 మద్యం షాపులు రావడంతో వారికి లైసెన్స్ ఫీజు నుంచి 2 లక్షల రూపాయలు మినహాయింపు ఉంటుంది. ఇందులో మిగిలిన 3,693 మంది చెల్లించిన రూ.73.60 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమైంది. అలాగే మొదటి రోజే తొలి విడత కంతుల రూపంలో ప్రభుత్వానికి రూ.200 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఈ క్రమంలోనే లక్కీ డిప్‌లో 16 మంది మహిళలకు దుకాణాలు దక్కడం గమనార్హం.



దుకాణం దక్కిన దరఖాస్తుదారుని ఆనందం

రేపటి నుంచి షాపులు ప్రారంభం

జిల్లాలో లైసెన్సు పొందిన ప్రైవేట్ మద్యం వ్యాపారులు బుధవారం నుంచి వైన్‌షాపులు ప్రారంభించనున్నారు. దుకాణాలు ఏర్పాట్లలో గతంలో ఉన్న నిబంధనలు తొలగించిన నేపథ్యంలో మండలం, మున్సిపాలిటీ యూనిట్‌గా నిర్ణయించారు. దీంతో మద్యం షాపులు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఒకే ప్రాంతానికి కేటాయించిన మూడు దుకాణాలను సైతం పక్క పక్కనే ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగించవచ్చు. ఈ కారణంగానే వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడేందుకు కూటమి నేతలు తమ వంతు పాత్ర పోషించారు.

గుట్టుగా హుకుం

కూటమి నేతలు మద్యం వ్యాపారులతో కుమ్మక్కయ్యారు. దరఖాస్తుదారులను భయాందోళనకు గురిచేసి తమ దారికి తెచ్చుకున్నారు. ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా సిండికేట్‌లు ఏర్పాటు చేశారు. వాటి ఆధ్వర్యంలో వ్యాపారం చేసుకోవాలని గుట్టుగా హుకుం జారీ చేశారు. తమ మాట వినకుంటే ఇబ్బందులు తప్పవని బెదిరించారు.

మొత్తం 227 దుకాణాల కేటాయింపు

జిల్లావ్యాప్తంగా 227 ప్రైవేట్ మద్యం షాపులకు లైసెన్సులు జారీ కోసం తిరుపతి తిరుచానూరు రోడ్‌లోని శిల్పారామంలో లాటరీ నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్వర్లు ఏఎస్పీ రవి మనోహరాచారి సమక్షంలో ప్రక్రియ చేపట్టారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ లాటరీ విధానం మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. దుకాణాలు పొందిన వ్యక్తులు లైసెన్స్ ఫీజులో ఆరోవంతు అప్పటికప్పుడే ఎక్సైజ్ అధికారుల వద్ద జమ చేయాలని నిబంధన ఉండడంతో రాత్రి వరకు వ్యాపారులు చెల్లింపులు కొనసాగించారు.



లాటరీ ద్వారా మద్యం దుకాణాలు కేటాయిస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్

మద్యం దుకాణాల్లో తమిళనాడు వాసి

వరదయ్యపాళెం: మండలంలో 5 మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్లలో తమిళనాడుకు చెందిన వారు పాల్గొన్నారు. చెన్నైకి చెందిన డి.యువరాజ్ దరఖాస్తు చేసుకోగా లక్కీ డిప్‌లో ఆయనకు 103వ షాపు కేటాయించారు. వీరుతడ, వరదయ్యపాళెం మండలాల్లో 35 దరఖాస్తులు వేయగా ఒక్క దుకాణం వచ్చినట్లు తెలిపారు. తమిళనాడులో సైతం ఇదే వ్యాపారంలో ఆయన కొనసాగుతున్నట్లు సమాచారం.

వైన్‌షాప్ వద్దని వినతి



ఎక్సైజ్ సీఐ లావణ్యకు వినతిపత్రం అందిస్తున్న స్థానికులు

శ్రీకాళహస్తి : తమ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని పాత బలరాం థియేటర్ ప్రాంత వాసులు కోరుతున్నారు. సోమవారం ఈ మేరకు ఎక్సైజ్ సీఐ లావణ్యకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ఇక్కడ ఉన్న వైన్‌షాపును హైకోర్టుకు వెళ్లి తీయించామన్నారు. అప్పట్లో మద్యం దుకాణదారులపై ఉద్యమమే నడిపామని వెల్లడించారు. ఇప్పుడు మళ్లీ ఈ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తెలిసిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.

వాయుగండం

- నేడు, రేపు భారీ వర్షాలు
- ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన అధికారులు

తిరుపతి అర్బన్ : వాయుగుండం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. సోమవారం 3.5 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనప్పటికీ నేటి నుంచి రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీరప్రాంతాల్లోని సుమారు 41 వేల మంది భద్రతకు ఏర్పాట్లు చేపట్టింది. లోతట్టు వాసులను పునరావాస కేంద్రాల్లోకి తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ప్రాజెక్టులపై ప్రత్యేక ఫోకస్

జిల్లాలోని కండలేరు, కాళంగి, కల్యాణీడ్యామ్, అరణియార్, స్వర్ణముఖి ప్రాజెక్టులతోపాటు చెరువులపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కండలేరు జలాశయంలో 31 టీఎంసీలు, కాళంగి రిజర్వాయర్‌లో 0.01 టీఎంసీలు, అరణియార్‌లో 0.5 టీఎంసీలు, కల్యాణీడ్యామ్‌లో 0.1 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నాయి. స్వర్ణముఖిలో నీరు లేదు. జిల్లాలోని చెరువుల్లో 20శాతం నీరు మాత్రమే నిల్వ ఉందని ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు.

ప్రభావిత ప్రాంతాలపై దృష్టి


2023లో నిశాంత్ తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు చేపడుతున్నారు.



తూపిలిపాళెం బీచ్‌లో ఎగసిపడుతున్న అలలు

‘అల’కల్లోలం

వాకాడు : అల్పపీడనం ప్రభావంతో సోమవారం మండలంలోని తూపిలిపాళెం వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. అధికారులు నాలుగు రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో పర్యాటకులు లేక తీరం బోసిపోయింది. మత్స్యకారులు తమ వేట సామగ్రిని సముద్రపు ఒడ్డున భద్రపరుచుకున్నారు. ఉదయం నుంచి భారీ వర్షంతోపాటు, ఈదురు గాలులు వీస్తున్నాయి, అలాగే సముద్రం దాదాపు 5 మీటర్లు ముందుకు రావడంతో తీర గ్రామాలైన తూపిలిపాళెం, పామంజి, కొండూరుపాళెం, అంజలాపురం, దుగరాజపట్నం, శ్రీనివాసపురం, పంబలి, పులింజేరివారిపాళెం, మొనపాళెం, ఓడపాళెం, వైట్‌కుప్పం, చినతోట, పూడికుప్పం, పూడిరామిదొరువు, నవాబుపేట గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మత్స్యశాఖ జేడీ నాగరాజా ఆధ్వర్యంలో అధికారులు ఎప్పటికప్పుడు తీర ప్రాంతవాసులను అప్రమత్తం చేస్తున్నారు. తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ అన్నపూర్ణారావు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.



ఒడ్డుకు చేరిన పడవలు

కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు	తిరుపతి కలెక్టరేట్	గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం
	0877-2236007	8624252807
సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయం	**తిరుపతి ఆర్డీఓ కార్యాలయం**	**శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం**
8623295345	8686966559	9966524952

విద్యుత్ శాఖ అప్రమత్తం



మాట్లాడుతున్న ఎస్‌ఈ సురేంద్రనాయుడు

చిత్తూరు కార్పొరేషన్: తుపానుపై విద్యుత్‌శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ సురేంద్రనాయుడు ఆదేశించారు. సోమవారం రూరల్ డివిజన్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. విద్యుత్ సమస్యలపై జిల్లాలోని పది విద్యుత్ డివిజన్లలో పది కంట్రోల్ రూమ్‌లు జిల్లా కేంద్రంగా ఒక కంట్రోల్ రూమ్‌తో కలిపి మొత్తం 11 కంట్రోల్ రూములను ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సమస్యలపై ఈ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేయాలన్నారు. తిరుపతి జిల్లా కంట్రోల్ రూమ్ 9440817412, తిరుపతి టౌన్ డివిజన్ 9440817413, తిరుపతి రూరల్ డివిజన్ 9491052934, రెస్కో కుప్పం 1800425505505, పుత్తూరు డివిజన్ 8143773436, చిత్తూరు టౌన్ డివిజన్ 9440817419, చిత్తూరు రూరల్ డివిజన్ 9491052934, మదనపల్లె డివిజన్ 7382623216, పీలేరు డివిజన్ 9491054705, పుంగనూరు డివిజన్ 8074051992, నాయుడుపేట డివిజన్ 9553111354, గూడూరు డివిజన్ 9440811988 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. అలాగే సెక్షన్‌కు 100 పోల్స్‌ను నిల్వ ఉంచుకున్నామన్నారు. అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల వ్యవసాయానికి వాడే 100 ట్రాన్స్‌ఫార్మర్లు తెప్పించామన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రాల్లో సకాలంలో పనులు చేసి ఇవ్వనున్నారన్నారు. లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో వాడకానికి 40 జనరేటర్లు సిద్ధంగా ఉంచామన్నారు. సమస్య వస్తే వినియోగదారులు సొంతంగా లైన్, ఫ్యూజ్, ఇతర విద్యుత్ పరికరాలను మరమ్మతు చేయవద్దని సూచించారు. సంబంధిత ఏఈ, సబ్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

అంతటా అలర్ట్



జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, అంతటా అలర్ట్‌గా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం అమరావతి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలను సూచించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. డ్యామ్‌లు, రిజర్వాయర్లకు చేరే వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు గుర్తించాలన్నారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రమాద నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కేటాయించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు.

అప్పు చేసి ‘వసతి’

కోటలు దాటేలా కూటమి ప్రభుత్వం మాటలు మాత్రం చెబుతోంది. చేతల్లో చూపించలేక ప్రజలను ఇబ్బంది పెడుతోంది. చివరకు పేద విద్యార్థులకు ‘వసతి’ కల్పించడంలోనూ పూర్తిగా వైఫల్యం చెందుతోంది. జిల్లాలోని ఎస్సీ, బీసీ హాస్టళ్లకు రూ.కోట్ల బిల్లులను చెల్లించకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. నాలుగు నెలలుగా పైసా కూడా విడుదల చేయకుండా దారుణంగా వ్యవహరిస్తోంది. దీంతో పిల్లల ఆకలి తీర్చేందుకు వార్డెన్లు అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురించింది.

- బిల్లులు చెల్లించని ప్రభుత్వం
- రూ.4.5 కోట్ల వరకు బకాయిలు
- అవస్థలు పడుతున్న వార్డెన్లు
- విద్యార్థులకు తప్పని ఇక్కట్లు



జిల్లా సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయం

తిరుపతి అర్బన్ : జిల్లాలోని ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో 10,556 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి భోజనంతోపాటు హాస్టళ్ల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి రూ.4.50 కోట్లు బిల్లులు రావాల్సి ఉంది. అయితే సర్కారు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో వార్డెన్లు వసతిగృహాల నిర్వహణకు అప్పు చేయాల్సి వస్తోంది. సుమారు నాలుగు నెలలుగా బిల్లులు అందకపోవడంతో సంక్షేమాధికారులపై అప్పుల భారం పెరుగుతోంది. దీనికి తోడు కూరగాయల ధరల పెరుగుదల భోజనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా హాస్టల్లో వడ్డించే భోజనం విద్యార్థులకు మింగుడుపడటం లేదు. ఈ విషయమై తల్లిదండ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు మంజూరు చేయాలని వార్డెన్లు నెలల తరబడి వేడుకుంటున్నా కూటమి ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు. ఈ క్రమంలోనే నాణ్యమైన భోజనం సైతం విద్యార్థులకు అందించలేకపోతున్నారు.

మెనూ చార్జీలు ఇలా..

సాధారణ వసతి గృహంలో ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రోజుకు రూ.48, కళాశాల హాస్టళ్లలో ఒకొక్కరికి రూ.53 చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన నెలకు సాధారణ వసతి గృహంలో ఒక్కో విద్యార్థికి రూ.1,400, కాలేజ్ విద్యార్థికి రూ.1,600 చెల్లించాలి. వారానికి ఆరు కోడిగుడ్లు, ప్రతి ఆదివారం బిరియానీ, అరటిపండ్లు, పాలు, కూరగాయలతో కూడిన ఆహారం అందించాలి. బిల్లుల చెల్లింపులో జాప్యంతో సరైన భోజనం అందించలేకపోతు న్నామని వార్డెన్లు వాపోతున్నారు. అలాగే వసతి గృహ నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. దీంతో విద్యుత్ దీపాలు, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ, కిటికీలు, తలుపుల మరమ్మతులకు వార్డెన్లు సొంత నగదు వెచ్చించాల్సి వస్తోంది. హాస్టల్ నిర్వహణకు ప్రతి నెలా కనీసం రూ.3 వేల నుంచి రూ.5 వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో వార్డెన్లు ఆందోళన చెందుతున్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

చిల్లకూరు : రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వృద్ధుడు సోమవారం మృతి చెందాడు. వివరాలు.. మండలంలోని వరగలి క్రాస్ రోడ్డు వద్ద కృష్ణాపురం గిరిజన కాలనీకి చెందిన లక్ష్మయ్య(62) అనే వృద్ధుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొంది. క్షతగాత్రుడిని నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

సంఘమిత్రకు బాసట..
పొదుపు మహిళల పోరుబాట

చిరుద్యోగికి రాజకీయాలు అంటగట్టడంపై మహిళలు మండిపడ్డారు. పొదుపు సంఘాల బలోపేతానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సంఘమిత్రను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపులకు దిగుతున్న పచ్చ మూక వైఖరిపై నిరసన తెలిపారు. టీడీపీ నేతల ఒత్తిడి తలొగ్గి ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

- కదంతొక్కిన నారీలోకం
- టీడీపీ నేతల వైఖరిపై ఆగ్రహం



డీఆర్‌డీఏ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న పొదుపు సంఘాల సభ్యులు

తిరుపతి అర్బన్ :ఏర్పేడు మండలం మన్నసముద్రంలో 28 పొదుపు సంఘాలున్నాయి. ఒక్కో సంఘంలో 10 చొప్పున 280 మంది సభ్యులు ఉన్నారు. ఈ మేరకు గ్రామానికి చెందిన నాగభూషణమ్మ అనే మహిళ నాలుగేళ్లుగా సంఘమిత్రగా వ్యవహరిస్తోంది. పొదుపు సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది. అయితే స్థానిక టీడీపీ నేతలు ఆమెకు వైఎస్సార్‌సీపీ రంగు పులిమారు. వెంటనే తొలగించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అధికారులు చేసేది ఏమీలేక ఆమె వద్ద నుంచి పొదుపు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

సమష్టిగా మద్దతు

నాగభూషణమ్మను సంఘమిత్రగా తొలగించడంపై పొదుపు మహిళలు ఆవేదన చెందారు. సోమవారం ఏర్పేడు వెలుగు కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఆమెనే సంఘమిత్రగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం తిరుపతిలోని డీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం, టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిరుద్యోగులపై కుట్రలు చేయడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొదుపు సంఘాల సభ్యులకు నిత్యం అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించే నాగభూషణమ్మనే సంఘమిత్రగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఆర్‌డీఏ అధికారులకు వినతిపత్రం అందించారు.



వినతిపత్రం అందిస్తున్న మహిళలు

రాజకీయాలు చేయలేదు



నా భర్త చనిపోయాడు. ఇద్దరు కుమార్తెలున్నారు. సెంటు భూమి లేదు. కేవలం సంఘమిత్రగా పనిచేసుకుంటూ జీతం డబ్బులతో బిడ్డలను పోషించుకుంటున్నా. నేను ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. గతంలో రాధమ్మ అనే సంఘమిత్ర మా గ్రామంలోని శ్రీనివాస పొదుపు సంఘంలో 1.30 లక్షల నగదు స్వాహా చేసింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చా. దీంతోనే నాపై స్థానిక టీడీపీ నేత సదా శంకర్‌నాయుడు కక్షగట్టారు. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి నన్ను తొలగించారు. గతంలో అవినీతికి పాల్పడిన రాధమ్మను మళ్లీ నియమించేందుకు కుట్ర చేస్తున్నారు.

– నాగభూషణమ్మ, సంఘమిత్ర

ఏనుగుల దాడిలో పంటల ధ్వంసం

పాకాల : మండలంలోని ఈ–పాలగుట్టపల్లెలో ఏనుగులు ఆదివారం రాత్రి బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన మధు, దళితవాడకు చెందిన శివ, రెడ్డెప్ప అనే రైతులకు చెందిన వరి పంటలను నాశనం చేశాయి. అలాగే చుట్టుపక్కల చెరుకు తోటలు, 70 కొబ్బరిచెట్లను ధ్వంసం చేశాయి. ఏనుగుల గుంపు దాడిలో సుమారు రూ.5 లక్షల పంట నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగులను కట్టడి చేయాలని, తమకు నష్టపరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని విన్నవించారు.

విజిలెన్స్ సిబ్బంది నిజాయితీ

చంద్రగిరి(తిరుచానూరు): తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తురాలు పోగొట్టుకున్న బ్యాగును టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరిగి అప్పగించి నిజాయితీని చాటుకున్నారు. సోమవారం ఉదయం కర్ణాటకకు చెందిన భక్తురాలు అమ్మవారి దర్శనార్థం 3వ గేటు వద్దకు వచ్చి తన హ్యాండ్ బ్యాగ్‌ను క్యూలో పోగొట్టుకుంది. దీంతో భక్తురాలు వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి తెలిపింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పరిసరాలను పరిశీలించిన అధికారులు, మరో భక్తురాలు బ్యాగును ఎత్తుకోవడం గుర్తించారు. సాయంత్రం ఆమె వద్ద నుంచి బ్యాగ్ తీసుకుని ఏవీఎస్‌ఓ సతీష్ ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ బ్రహ్మానందరాజు, రమణ సమక్షంలో భక్తురాలికి బ్యాగ్‌ను అందజేశారు. బ్యాగులో రూ.5,84,200 నగదుతో పాటు బ్యాంక్ కార్డులను అప్పగించినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తురాలు టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

అథ్లెటిక్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ



పతకాలు సాధించిన క్రీడాకారులతో ఉమ్మడి చిత్తూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ నాయకులు

తిరుపతి ఎడ్యుకేషన్ : రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు రాజమండ్రిలో నిర్వహించారు. ఈ పోటీలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో బీ.గణేష్‌ప్రియవర్ధన్ డిస్కస్ త్రో, బీ.ప్రణీత్‌కుమార్‌లు షాట్‌పుట్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. అలాగే కే.హరిచరణ్ షాట్‌పుట్, బీ.శర్మి ట్రియాతలాన్ విభాగాల్లో రజతం పతకాలు సాధించారు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఉమ్మడి చిత్తూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.రాబర్ట్ అభినందించారు.

అత్తామామలపై అల్లుడి దాడి

గూడూరురూరల్ : పట్టణంలోని గాంధీనగర్‌లో ఆదివారం రాత్రి అత్తామామలపై సొంత అల్లుడు దాడి చేశాడు. వివరాలు.. మర్రిమాసి కృష్ణయ్య, ధనమ్మల కుమార్తెను కడప ప్రాంతానికి చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వీరి రెండు కుటుంబాల మధ్య నగదు విషయంలో కొంత కాలంగా వివాదం ఏర్పడింది. దీంతో సుబ్రమణ్యం మరి కొందరితో కలిసి అత్తామామలపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన కృష్ణయ్య, ధనమ్మను స్థానికులు వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





28 నుంచి కల్యాణ వెంకన్న పవిత్రోత్సవాలు

చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 27న ఉదయం 9 గంటలకు ఆచార్య రుత్విక్‌వరణం, సాయంత్రం 6 గంటలకు మత్స్యంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పవిత్రోత్సవాల్లో మొదటి రోజైన అక్టోబర్ 28వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6.30కు పవిత్రప్రతిష్ట నిర్వహించనున్నారు. రెండో రోజు మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర సమర్పణ చేస్తారు. చివరిరోజు 30వ తేదీ రాత్రి 7 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

హత్య కేసులో నిందితుడి అరెస్ట్

చిల్లకూరు : మండలంలోని తొణుకుమాలలో సెప్టెంబర్ 8వ తేదీన జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఈ మేరకు సీఐ కిషోర్‌బాబు వివరాలు వెల్లడించారు. తొణుకుమాలకు చెందిన మల్లి అరుణ అనే మహిళకు చెందిన మామిడితోటకు కాపలాదారులుగా డక్కిలి మండలం దగ్గవోలుకు చెందని మానికల అంకయ్య, లక్ష్మమ్మ దంపతులు ఉంటున్నారు. ఈ క్రమంలోనే సైదాపురం గ్రామానికి చెందిన జడల వెంకటేశ్వర్లు, సుబ్బమ్మ కూడా పనికి చేరారు. ఇరు కుటుంబాల వారు కలిసిమెలసి ఉండేవారు. అంకయ్య, వెంకటేశ్వరు చిన్న చిన్న చోరీలు చేస్తూ వచ్చిన డబ్బుతో జల్సాకు అలవాటు పడ్డారు. అందులో భాగంగానే పొలాల్లో స్టార్టర్లను చోరీ చేసి విక్రయించగా వచ్చిన సొమ్మును పంచుకునే విషయంలో ఇద్దరికీ వివాదమేర్పడింది. అది కాస్తా గొడవగా మారడంతో అంకయ్య పక్కనే ఉన్న గడ్డపారతో దాడి చేయడంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత వెంకటేశ్వర్లు భార్యతో కలిసి అంకయ్య దంపతులు కలిసి మృతదేహాన్ని సమీపంలోని తెలుగు గంగ కాలువ గట్టుపై పూడ్చిపెట్టేశారు. తర్వాత అంకయ్య పరారవడంతో మామిడితోట యజమాని ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో అంకయ్య స్థానిక రెవెన్యూ కార్యాలయాని వచ్చి ఆర్ఐ ఎదుట లొంగిపోయాడు. ఆయన సమాచారం మేరకు పోలీసులు అక్కడు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వివరించారు. సమావేశంలో ఎస్ఐ సురేష్‌బాబు, ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ ఆర్‌వీ రాజు, కానిస్టేబుళ్లు విష్ణు, సర్దార్ ఆలం బాబు పాల్గొన్నారు.



నిందితుడి అరెస్ట్ చూపుతున్న పోలీసులు

ఆర్టీసీ ఏడీసీకి అభినందనలు

తిరుపతి అర్బన్ : నాటక రంగంలో నేషనల్ అవార్డు తోపాటు, డాక్టరేట్ అందుకున్న ఆర్టీసీ అలిపిరి డిపోలో అసిస్టెంట్ డిపో క్లర్క్ (ఏడీసీ) బంగా మల్లికార్జునయ్యకు అధికారులు అభినందనలు తెలిపారు. సోమవారం తిరుపతి జిల్లా కార్యాలయంలో ఆర్టీసీ కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెంగల్‌రెడ్డి నేతృత్వంలో ఆయనను ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ మల్లికార్జునయ్య నాటకరంగంలో పలు అవార్డులు అందుకున్నట్లు వెల్లడించారు. కందుకూరి వీరేశలింగం పంతులు అవార్డు, అబ్దుల్ కలాం నేషనల్ అవార్డు, టీటీడీ నుంచి గరుడ నంది అవార్డు, కర్ణాటక నుంచి బీఆర్ అంబేడ్కర్ పురస్కారం, తెలంగాణ నుంచి కళారత్న అవార్డు, పాండిచ్చేరి నుంచి ప్రతిభారత్న అవార్డు, ఉత్తరప్రదేశ్ నుంచి మహాత్మాగాంధీ ఎక్స్‌లెన్స్ పురస్కారం పొందారని వివరించారు. డిప్యూటీ సీటీఎం భాస్కర్, డీఎం బాలాజీ, ఉద్యోగ సంఘం నేతలు సత్యనారాయణ, గురునాథం, మస్తాన్, సతీష్ పాల్గొన్నారు.



మల్లికార్జునయ్యను సన్మానిస్తున్న ఆర్టీసీ అధికారులు

బ్రహ్మోత్సవ సేవలకు ప్రశంస

తిరుపతి క్రైమ్ : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ సుబ్బరాయుడు ప్రశంసలతో పాటు క్యాష్ రివార్డులను అందజేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బ్రహ్మోత్సవాల్లో విధులు నిర్వర్తించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.



ఎస్పీ సుబ్బరాయుడుతో ఉన్నతాధికారులు